ప్రజాశక్తి

గురువారం 8 ఆగస్టు 2024   8 పేజీలు



గుంటూరు



పల్నాడు

జలాశయాలకు నీళ్లకళ

- పులిచింతలకు భారీగా పెరిగిన ప్రవాహం
- 36.28 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ
- ప్రకాశం బ్యారేజీకి మరింత పెరిగే అవకాశం
- కృష్ణమ్మ పరవళ్లను చూసి పులకించిన సిఎం





ప్రకాశం బ్యారేజి, పులిచింతల వద్ద నీటి ప్రవాహం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి

కృష్ణా తీర ప్రాంతానికి వరద పోటు కొనసాగుతోంది. పులిచింతల ఎగువ, దిగువన భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాల్వలన్నీ జలకళను సంతరించుకున్నాయి. సాగర్ జలాశయం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో పులిచింతల జలాశయంకు రాత్రి 10 గంటలకు వరద ప్రవాహం మరింత పెరిగింది. పులిచింతల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా రాత్రి 10 గంటలకు 36.28 టీఎంసీలకు చేరింది. 2.67 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 2.92 లక్షల క్యూసెక్కులనుదిగువకు విడుదల చేస్తున్నారు. మరో 9 టీఎంసీలు చేరితో పులిచింతల పూర్తిగా నిండిపోతుందని అధికారులు తెలిపారు.

సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటం, ఈ నీరంతా పులిచింతల ద్వారా దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజికి ఉన్న 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి 1.50 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుండగా ఇదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 13 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ పరవళ్లను సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం కొద్దిసేపు వీక్షించి పరవశించారు. నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా నీటి ప్రవాహం వస్తుండటంతో బుధవారం 22 గేట్లు ఎత్తి 3.17 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం నుంచి 4.02లక్షల క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తుండగా సాగర్ జలాశయానికి 3.40 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగుల మేరకు నీటి నిల్వ ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా కాగా ప్రస్తుత నీటి నిల్వ 295 టీఎంసిల నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో 17 టీఎంసీలు నీరు చేరితో సాగర్ జలాశయం పొంగిపొర్లుతుంది. నాగార్జున సాగర్ పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు సగటున 15 వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల

2లో



వరి విత్తనాల కోసం వర్రీ

జెజిఎల్ 384 రకం కోసం విక్రయ కేంద్రం వద్ద అర్ధరాత్రి నుండే జోరు వానలోనూ రైతుల బారులు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్న జెజిఎల్ 384 వరి విత్తన వంగడం సాగుకు రైతులు మక్కువ చూపుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో ఆశించిన మేర నీటి లభ్యత నేపథ్యంలో వరి సాగుకు రైతులు సిద్ధమవుతు న్నారు. జెజిఎల్ 384 రకం వరి విత్తనాల కోసం తెల్లవారుజామున 2 గంటల నుండి వరుస కడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము నుండి జోరు వాన కురుస్తున్నా క్యూలోనే నిల్చున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి రావాల్సిన లోడు వర్షం నేపథ్యంలో కాస్త ఆలస్యం అవుతుందని విక్రయ కేంద్రం నిర్వాహకులు చెప్పినా నిరీక్షిస్తూనే ఉన్నారు.

వారం నుండి వస్తున్నా





లింగంగుంట్ల శేఖర్, మన్నెం శ్రీనివాసరావు,చీమలమర్రి, నకరికల్లు మండలం.

రోజుకు ఒక లారీ మాత్రమే కేవలం వస్తోంది. మిగతా అన్ని పనులు ప్రక్కన పెట్టి కేవలం జెజిఎల్ 384 విత్తనాల కోసం నిరీక్షిస్తున్నాను. ప్రస్తుతం ఈ రకం ధాన్యానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో పాటు తెగుళ్ల తట్టుకోవడం, ఈదురు గాలులకు సైతం నిటారుగా ఉంటుంది. ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి... ఏపి సీడ్స్ విత్తన విక్రయ కేంద్రంలో నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి. ఇతర రకాలు ఉన్నప్పటికీ జెజిఎల్ రకం వైపు రైతులు మొగ్గు చూపడానికి అనేక కారణాలున్నాయి. ప్రస్తుతం షుగర్ బాధితులకు ఈ రకం బియ్యంతో వండిన ఆహారం వల్ల షుగర్ అదుపులో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా జెజిఎల్ 384 రకం కోసం రైతులు విత్తన విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు తప్పడం లేదు.

అపోహలు వీడాలి : ఎడిఎ మస్తానమ్మ

జెజిఎల్ 384 రకం బదులు ప్రత్యామ్నా యంగా ఎంటియు-1224, 1282, 1262, 1271, కె.ఎన్.ఎం 733, 1638, ఎన్.ఎల్.ఆర్ 34449, జెజిఎల్ 27356, బిపిటి 5204, అన్నపూర్ణ బిపి-2 రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు అపోహలు వీడి అందుబా టులో ఉన్న విత్తన రకాలు సాగు చేపట్టాలి.



కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు

రేపు క్విట్ కార్పొరేట్ నిరసనలు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం క్విట్ ఇండియా డే స్ఫూర్తితో 'క్విట్ కార్పోరేట్' నినాదంతో రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మండల, పట్టణ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలను జయప్రదం చేయాలని రైతుసంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పల్నాడు విజ్ఞాన కేంద్రంలో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, స్వామినాథన్

2లో



సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జెసి, పక్కన బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు

ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె

- ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వివరాలు నోటీస్ బోర్డుల్లో ఉంచాలి
- బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి

2లో

హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు : జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ

8లో



నేతన్న విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ తదితరులు

చేనేతతో ముడిపడిన మంగళగిరి

- రుణాల ద్వారా చేనేతలను ఆదుకుంటాం
- చేనేత దినోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రజాశక్తి - మంగళగిరి

నేతన్నల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రుణాల మంజూరుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. స్థానిక శ్రీ మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపంలో 10వ జాతీయ చేనేత దినోత్సవంలో బుధవారం హాజరైన ఆయన చినకాకాని ఎన్నారై జంక్షన్‌లో నేతన్న విగ్రహానికి, నాంచారమ్మ చెరువు వద్దగల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన సభలో మాట్లాడుతూ మంగళగిరి ఆర్థికాభివృద్ధి చేనేత రంగంతో ముడిపడి ఉందని అన్నారు. ముద్రా రుణాలు , బ్యాంకుల ద్వారా రూ.కోటి 7 లక్షలను నేతన్నల కుటుంబాలకు అందిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో

2లో



చెన్నై షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్

ప్రజాశక్తి - పిడుగురాళ్ల

పట్టణంలో చెన్నై షాపింగ్ మాల్‌ను సినీనటి అనుమప పరమేశ్వరన్ బుధవారం ప్రారంభించారు. ఆమెను చూసేందుకు స్థానికులు, అభిమానులు తరలివచ్చారు. వారికి అభివాదం చేసిన ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు 25 సినిమాల్లో నటించానని, మరో 7 సినిమాల్లో నటించబోతున్నామని తెలిపారు. చెన్నై షాపింగ్ మాల్‌లో తక్కువ ధరకే నాణ్యమైన వస్తులు లభిస్తున్నాయని, అందరూ ఆదరించాలని కోరారు. అనంతరం డిజే టిల్లు స్క్వేర్ పాటకు డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు.

రేపు క్విట్ కార్పొరేట్ నిరసనలు

(మొదటి పేజీ తరువాయి)

సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల చట్టం చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన మోడీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు 3 వ్యవసాయ నల్ల చట్టాలు చేసిందని విమర్శించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు అనేక నిర్బంధాలను ఎదుర్కొని పోరాటం చేసి చట్టాలను రద్దు చేయించగలిగారని, ఈ ఉద్యమ విరమణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. పంటల బీమాను ప్రైవేటు కంపెనీలకు ఆదాయ వనరుగా మార్చి, రైతులకు ప్రయోజనకరంగా ఉన్న సహకార సంఘాలను కేంద్ర పెత్తనంలోకి తీసుకెళ్లారన్నారు. కార్పొరేట్ కంపెనీలపై విధించే పన్నులు 30 శాతం నుండి 20 శాతానికి తగ్గించి, రైతులు వినియోగించే పరికరాలపై 18 శాతం జీఎస్టీ విధించిందని విమర్శించారు. ఏళ్ల తరబడి కార్మికుల పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి లేబర్ కోడ్‌ల పేరుతో మరోసారి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ పేదల పొట్టగొడుతున్నారని, వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు భరోసా లేదని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

జలాశయాలకు నీళ్లకళ

(మొదటి పేజీ తరువాయి)

చేస్తున్నారు. దీంతో అటు సాగర్ కాల్వలు, ఇటు పశ్చిమ డెల్టాలోని కాల్వలకు నీరు సమృద్ధి వెళ్తోంది. దీంతో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అంతటా సాగునీటి ఎద్దడి తొలగిపోయింది. మరోవైపు రెండ్రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... చేబ్రోలు 93.8 మిల్లీ మీటర్లు, తాడేపల్లి 72.6, ఫిరంగిపురం 70.2, తాడికొండ 66.2, గుంటూరు ఈస్టు 62.2, తుళ్లూరు 60.8, మంగళగిరి 60, వట్టిచెరకూరు 58.2, పెదకాకాని 51.2, గుంటూరు పశ్చిమ 48, దుగ్గిరాల 45.8, కాకుమాను 45.6, తెనాలి 43.4, పెదనందిపాడు 44.8, మేడికొండూరు 28, పత్తిపాడు 27.2, కొల్లిపర 20.8, పొన్నూరు 13.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లాలోని వివిధ మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది.సగటున 31 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తెనపల్లిలో 72 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వెల్దుర్తి 66.2, మాచర్ల 58.2, బొల్లాపల్లి 51.2, అమరావతి 50.4, రాజుపాలెం 45.8, దుర్గి 41.2, బెల్లంకొండ 41, శావల్యాపురం 37.8, రొంపిచర్ల 36, నర్సరావుపేట 36, అచ్చంపేట 33.6, ఈపూరు 32.4,గురజాల 31.8, వినుకొండ 30.2, దాచేపల్లి 30.2, పెదకూరపాడు 30,కారంపూడి 29.4, నూజెండ్ల 28.6, రెంటచింతల 28.4, పిడుగురాళ్ల 27, చిలకలూరిపేట 27, క్రోసూరు 25.4, నాదెండ్ల 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె

- ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వివరాలు నోటిస్ బోర్డుల్లో ఉంచాలి
- బాలల హక్కుల కమిషన్ సభ్యులు పద్మావతి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

జువనైల్ జస్టీస్ యాక్ట్ ప్రకారం ప్రతి స్కూలులో పిల్లలకు అందుబాటులో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు చిల్డ్రన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ గౌరవ సభ్యులు బి.పద్మావతి అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్, కస్తూర్బా గాంధి, బి.సి. గురుకులాల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. బాలల హక్కులను అతిక్రమించారాదన్నారు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఫీజు వివరాలు నోటిస్ బోర్డులలో ప్రదర్శించాలన్నారు. నిబంధనలు ఉల్లఘించిన వారికి నోటీసులు జారీతో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దారిద్య రేఖకు దిగువ ఉన్న వారికి 25 శాతం సీట్ల కేటాయించిన విద్యాసంస్థల వివరాలు ఇవ్వాలన్నారు. విద్యా శాఖ బాల హక్కుల పరిరక్షణ, తీసుకోవలసిన చర్యలపై చెక్ లిస్టు తయారు చేసి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అందచేయాలన్నారు. గ్రామ స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటి లో టీచర్లను కూడా నియమించాలని సూచించారు. జిల్లాలోని 18 శాఖలతో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణపై యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. డ్రగ్స్ డీ- ఎడిక్షన్ సెంటర్ అవసరం ఉందన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మాట్లాడుతూ వారానికోసారి ఫిర్యాదుల పెట్టెను తెరిచి విద్యార్థుల నుండి వచ్చే ఫిర్యాదుల్లో ఆయా యాజమాన్యాల స్థాయిలో చేయగలిగినవి వెంటనే పరిష్కరించుకోవాలని, పరిష్కారం కానివిపై అధికారుల దృష్టికి తేవాలని చెప్పారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా నిరోధించాలాన్నారు. తరచూ పిల్లలతో టీచర్లు ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకొని తడనుగుణముగా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ఐసిడిఎస్ పీడీ ఉమారాణి, జిసిడిఒ రేవతి, ఉప విద్యాశాఖాధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు



ప్రజాశక్తి - వినుకొండ :జర్నలిస్టుల సమస్యలు పరిష్కారంతోపాటు వారి సంక్షేమానికీ కృషి చేస్తామని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని నరసరావుపేట రోడ్ల గల కళ్యాణ మండపంలో సీనియర్ జర్నలిస్ట్ రాజవరపు ప్రకాష్‌రావు అధ్యక్షతన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మిస్తామని, జర్నలిస్ట్ కాలనీలో రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు లేని జర్నలిస్టులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే స్థలాలు ఇప్పిస్తామన్నారు. 25 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో జర్నలిస్టులు అందించిన సహాయ సహకారాలను మరువలేనని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావును జర్నలిస్టులు సత్కరించారు. అనంతరం శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సహకారంతో జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రమాద బీమా కార్డులను ఎమ్మెల్యే అందజేశారు.

చేనేతతో ముడిపడిన మంగళగిరి

(మొదటి పేజీ తరువాయి)

సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. నాలుగున్నర లక్షల మంది నేతన్నలు చేనేత రంగం మీద ఆధారపడి జీవిస్తుంటే కేవలం 26 వేల మందికే లబ్ది కల్పించారని విమర్శించారు. తన నియోజకవర్గమైన ధర్మవరంలో 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. వీటిని నివారించి ప్రజల్లో చేనేత వస్త్రాల పట్ల ఆదరణ కలిగేలా ప్రభుత్వం అండగా నిలిస్తుందన్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్లు ఇస్తున్నామని, ఆరోగ్య భద్రత మీదా సురక్షిత బీమా యోజన, మహాత్మా గాంధీ బీమా పథకాలను వర్తింప చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. మంగళగిరి నియోజకవర్గ చేనేతల సంక్షేమానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో 27 రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరికి నూతన సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేసి చేనేతల ఆదాయం పెంచినట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో వందలాది మంది మహిళలకు అధునాతన రాట్నాలు, మగ్గాలు ఉచితంగా అందించడంతో పాటు చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చారన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ ఆగస్టు 1905లో కలకత్తాలోని టౌన్ హాల్ లో మొదటిసారి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికారన్నారు. అదే స్ఫూర్తితో 110 ఏళ్ల తర్వాత 7 ఆగస్టు 2015న చెన్నైలో మొదటి జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమేనని చెప్పారు. జిల్లాలో 4600 మంది చేనేతలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా పింఛన్లు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించి సబ్సిడీతో కూడిన బ్యాంక్ రుణాల చెక్కులను అందించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్ , ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు వనజ, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జవహర్, ఎల్‌డియం మహిపాల్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి జి.ధనుంజయరావు, ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు

ప్రజాశక్తి - తాడేపల్లి

నాగార్జున సాగర్, పులిచింతల నుండి నీరు విడుదల కావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజీకినీరు భారీగా చేరడంతో బ్యారేజీకి ఉన్న 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు బ్యారేజీ ఎఇ దినేష్ తెలిపారు. పై నుండి బ్యారేజీ వద్దకు లక్షా 20 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా సముద్రంలోకి లక్షా 16 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా, తూర్పు డెల్టా, ఏలూరు, బందరు, రైవిస్ కాల్వల ద్వారా మరో 14700 క్యూసెక్కులను విడుదల చేస్తున్న ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇరిగేషన్ అధికారులతోపాటు విపత్తుల నిర్వహణ శాఖ, తాడేపల్లి తహశీల్దార్ బుధవారం ప్రకటనలు జారీ చేశారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఆదేశిం చారు. కాల్వకట్టలు బలహీనంగా ఉన్నచోట పరిశీలించి వెంటనే నివేదించాలని చెప్పారు. బ్యారేజీ వద్దకు వరదనీరు పెద్దఎత్తున పోటెత్తుతుండడంతో విజయవాడ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సందర్శకులు భారీగా తరలివచ్చి కృష్ణమ్మ పరవళ్లను చూసి పరవసించి పోతున్నారు. సిఎం చంద్రబాబు విజయవాడ నుండి తాడేపల్లిలోని తన నివాసారికి వెళ్తూ బ్యారేజీ మీద తన కాన్వాయ్‌ను ఆపి కృష్ణమ్మ పరవళ్లను చూశారు.

ప్రజాశక్తి - విజయపురిసౌత్

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి బుధవారం 18 క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన గల శ్రీశైలం జలాశయం నుండి 10 క్రస్ట్ గేట్లు 12 అడుగులు ఎత్తి దిగువకు 3,09,809 క్యూసెక్కుల నీటిని స్పిలేవేమీదుగా 64,760 క్యూసెక్కులు కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా మొత్తం 3,74,658 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు కాగా ప్రస్తుతం 584.60 అడుగుల వద్ద ఉంది. ఇది 296.2810 టీఎంసీలకు సమానం. అదనంగా వచ్చే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 18 క్రస్ట్ గేట్ల ద్వారా 2,24,574 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 29,151 క్యూసెక్కులు మొత్తం 2,53, 725 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 6,873 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,199 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల నేపథ్యంలో డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు.

వరుస దొంగతనాలు.. భయందోళనలో పట్టణ ప్రజలు...

- నిఘా వ్యవస్థకు సవాల్‌గా మారిన దోపిడీలు



ప్రజాశక్తి - మాచర్ల

పట్టణంలో వరస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. బైకు దొంగతనాలు, బైకులపై వచ్చి మహిళల మెడలో బంగారు ఆభరణాలను లాక్కుపోవడాలు, శివారులోని ఆలయాలలోని దొంగతనాలు, తాళం వేసి ఊర్లకు వెళ్ళితే ఆ ఇళ్ళలో దొంగతనాలు ఇలా వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుస దోపిడీ సంఘటనలతో దొంగలు మీతిమీరిపోతున్నారు. ఈ దొంగల వరుస దోపిడీలకు బెంబేలెత్తిపోతున్న ప్రజలు పోలీసులపై అక్కసు వెల్లగక్కుతున్నారు.

చోరీ కేసుల్లో కనిపించని పురోగతి

ఈ మధ్య కాలంలోనే రెండు చైన్ స్నాచింగ్‌లు, పలు ఇళ్ళలో దొంగతనాలు చోటుచేసుకున్నాయి. వీటిలో ఏ ఒక్క చోరీలలోనూ పురోగతి కనిపించలేదు. ఎక్కువగా దొంగతనాలు పట్టణంలో రద్దీ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. తాజాగా స్థానిక 14వ వార్డులో మంగళవారం రాత్రి రెండు ఇళ్ళలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎరువులు వ్యాపారి ఒకరు వారం కిందట కాశీ వెళ్ళి బుధవారం తెల్లవారుజామున వచ్చారు. వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి ఎదురు ఇంట్లో ఉండే వారు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి మంగళవారం వెళ్ళారు. వారి ఇంట్లో కూడ బీరువా పగలగొట్టి దొంగతనం చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు చీర మడతల్లో ఉన్న నగలు, నగదు దొంగల కంటపడకపోవడంతో ఇంటివాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

రద్దీ ప్రాంతంలోనే చోరీలు

కాశీకి వెళ్లి దేవుణ్ణి పూజించుకొని వచ్చిన ఎరువులు వ్యాపారి భవనాశి గోవింద్‌కి దొంగల బెడద తప్పలేదు. తన ఇంట్లో నాలుగున్నర కేజీల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ మధ్య కాలంలో రింగ్ రోడ్డు సమీపంలోని బిల్డర్ ఇంట్లో జరిగిన చోరిలో సెల్‌ఫోన్, నగలు దోచుకున్నారు. పాత మాచర్లలో బురుజు వద్ద చోటుచేసుకున్న దొంగతనంలో నగదు దోచుకున్నారు. 14వ వార్డులోని సాయిబాబా టెంపుల్ సమీపంలో ఇద్దరు మహిళల మెడలో చైన్ స్నాచింగ్‌కి పాల్పడ్డారు. ఎక్కువగా వ్యాపారులు నివాసం ఉండే 13బ్లాక్‌లో దొంగతనాలున్నాయి. పట్టణంలో మోటరు సైకిళ్ళ దొంగతనాలూ ఎక్కువయ్యాయి. దేవాలయాల సైతం చోరీలకు గురవుతున్నాయి. దీంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దొంగలను కట్టడి చేసి, చోరీ కేసుల్లో పురోగతి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.

పుల్కాల కోసం వెళ్లిన యువకుడు గల్లంతు



ప్రజాశక్తి - పిడుగురాళ్ల

పుల్కాల కోసం వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన పట్టణంలోని పంజాబి దాబా వద్ద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.... మంగళ వారం అర్ధరాత్రి సమయంలో పుల్కాలు తిందామని పిల్లుట్ల రోడ్డు దగ్గరలోని బైపాస్‌లో ఉన్న పంజాబి దాబా వద్దకు ముగ్గురు స్నేహితులు వెళ్లారు. అయితే రాత్రి సమయంలో కావటంతో పోలీసులు పంజాబి దాబా వద్దకు రావటంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే ముగ్గురు స్నేహితుల్లో ఒకరైన నాయిని హనుమంతు (35) పోలీసులకు కనిపించకుండా ఉండేందుకు దాబా వెనుక వైపు ఉన్న రేకుల పక్కన ఉన్నాడు. అయితే రేకుల వెనుకనే ఓ పెద్ద క్వారీ గుంత ఉండటంతో ఆ గుంతలో కాలు జారి పడిపోయాడు.. పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోటంతో స్నేహితులంతా హనుమంత్ కనిపించటం లేదని గుర్తించారు. వెంటనే స్నేహితులు, దాబా యజమాని పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేయగా హనుమంతు కనిపించటం లేదని గుర్తించి, గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సైతం క్వారీ గుంతలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. పట్టణ సీఐ ఎస్. వెంకట్రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రపంచం గర్వించే కవి రవీంద్రనాథ్ ఠాగూర్

ప్రజాశక్తి - ఏఎన్‌యు

భారతదేశానికి నోబెల్ బహుమతి తీసుకువచ్చిన గొప్ప కవిగా రవీంద్రనాథ్ టాగోర్ నిలుస్తారని ఏఎన్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కంచర్ల గంగాధర రావు అన్నారు. బుధవారం ఠాగూర్ 83వ వర్ధంతిని పురస్కరించుకొని వర్సిటీలో ఉన్న ఆయన విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ కవిగా సాంఘిక సంస్కర్తగా, స్వరకర్తగా, నాటక రచయితగా ఆయన భారతీయులలో భావోద్వేగాలను రేకెత్తించారని అన్నారు. నేటి విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం సాధించే క్రమంలో ఠాగూర్ వంటి మహా మేధావులను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి .సింహాచలం, సి డి సి ఇన్చార్జి డీన్ ప్రొఫెసర్ వి .రవికుమార్, సి ఎస్ ఆర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్వి రమణ, యూనివర్సిటీ ఇంజనీర్ డి. ఏ. కుమార్ రాజు, ఉద్యోగులు , టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బి. హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కామాక్షి స్వర్ణకార సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం



మాట్లాడుతున్న ఆలపాటి

ప్రజాశక్తి - తెనాలి

కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం స్థానిక షరాఫ్ బజార్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్ష కార్యదర్శులుగా గొల్లపల్లి శ్రీనివాసరావు, షేక్ నాజర్ అహ్మద్ కోశాధికారిగా మునగాల శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని ఆలపాటి అభినందించారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, పి త్రిమూర్తులు, నేమిచంద్, వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎనీమియా 'ముక్త భారత్' ప్రారంభం

ప్రజాశక్తి తెనాలి

పట్టణానికి చెందిన డి3 శారదా సర్వీస్ సొసైటీ, కొలకలూరు పిహెచ్సీ సంయుక్త ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎనీమియా ముక్త భారత్ కార్యక్రమం ప్రారంభించారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమం లక్ష్యాలను డాక్టర్ డి శారద వివరించారు. మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉందని దాని నియంత్రణే కార్యక్రమ ఉద్దేశం అన్నారు. ప్రతి పిహెచ్సిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈనెల 9 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభి స్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ టీఎంహెచ్వో ఈ అన్నపూర్ణ, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ దిలీప్ ఏఎన్ఎంలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

ప్రజాశక్తి - బెల్లంకొండ

విద్యుత్ ఘాతానికి గురై ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని వెంకటాయపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. వెంకటాయపాలెం గ్రామంలోని సంగు రామాంజనేయులు వ్యవసాయ పనుల నిమిత్తం అరక దున్నడానికి ఓ పొలం వెళ్ళాడు. సుమారు మధ్యాహ్నం భోజన సమయంలో ఎద్దులను మేతకు వదిలాడు. ఆ ఎద్దు మేత మేసే సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లెవెన్ కెవి బుషింగ్ రాడ్డుకు అనుకోకుండా తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడింది. దీన్ని చూసిన రైతుకూలీ రామాంజనేయులు విలవిలబోయాడు. తనకు సెంటు భూమి కూడా లేదని రైతులకు వ్యవసాయ కూలీగా తన ఎద్దులతో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతటి దారుణంతో తన కుటుంబం రోడ్డున పడిందని కంటనీరు పెట్టుకున్నాడు. ఆ ఎద్దు విలువ సుమారు రూ.90,000 ఉంటుందని, తనకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించాలని వేడుకున్నారు.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ప్రజాశక్తి - యడ్లపాడు

పేకాట శిబిరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఆరుగురిని పట్టుకున్నారు. వారి నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక బిసి కాలనీ (సవళ్లు)లోని కోళ్లఫారం పక్కన పేకాట ఆడుతున్న యడ్లపాడుకు చెందిన ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1970 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

ఎలుకల మందు తిని వ్యక్తి మృతి

ప్రజాశక్తి - నకరికల్లు

ఎలుకల మందు తిని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ నాగేంద్రరావు వివరాల మేరకు.. బాలాజీ నగర్ తండాకు చెందిన రామావత్ దేవా నాయక్ (37) కుమాడు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్నాడు. ఆస్పత్రులకు తీసుకెళ్లలేని ఆర్థిక ఇబ్బందుల కారణంగా తండ్రిగా తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఈనెల రెండవ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలకల పేస్టు తిన్నాడు. దేవా నాయక్ ను పిడుగురాళ్లలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. దేవా నాయక్ భార్య జ్యోతిభాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్

రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్రగాయాలైన సంఘటన బుధవారం మండలంలోని కృష్టాయపాలెం వద్ద చోటు చేసుకుంది. సేకరించిన వివరాల వివరాల మేరకు.. మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ పరిధి యర్రబాలెంకు చెందిన యువకుడు పోకల శ్రీనివాస్ రాష్ట్ర హైకోర్టు క్యాంటిన్లో కార్మికునిగా పని చేస్తున్నాడు. రోజువారిలో భాగంగా బుధవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై హైకోర్టు క్యాంటీన్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని కృష్ణాయ పాలెం వద్ద ఎదురుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌ను గుర్తు తెలియని ఆటో అతి వేగంతో వచ్చి ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు క్షతగాత్రుని బంధువులు తెలిపారు.

సవరణ

ది.7-8-24న గుంటూరు జిల్లా టాబ్లాయిడ్‌లో ప్రచురితమైన వల్లభాపురం నాగేశ్వరరావు మృతి వార్తలో నాగేశ్వరరావు పేరుకు బదులుగా వేరే పేరు వచ్చింది. ఆ పేరును నాగేశ్వరరావుగా గమనించ వలసిందిగా కోరుతున్నాము. పొరపాటుకు చింతిస్తున్నాము. **సంపాదకులు**

కేంద్ర మంత్రులను కలిసిన ఎమ్మెల్యే కన్నా

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్



నర్సరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఢిల్లీలో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కొండమోడు-పేరేచర్ల రహదారి విస్తరణ అభివృద్ధికి నిధుల మంజూరుతో పాటు. సత్తెనపల్లి పట్టణంలోని అచ్చంపేట రోడ్డులోని రైల్వే గేటు వద్ద ఆర్ఓబి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని. జాతీయ రహదారి మార్గంలో సత్తెనపల్లి పట్టణ పరిధిలోని అమరావతి మేజర్ కాల్వపై నూతన వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, రైల్వే మంత్రి జెపి నడ్డాను కోరారు. పౌరవిమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించారు.



తల్లిపాల వారోత్సవాల ర్యాలీలో పద్మావతి, డాక్టర్ రవి

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న సత్యం తెలిసేలా పల్నాడు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంట్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన కలెక్టరేట్‌లో నరసరావుపేట ఉప విద్యాశాఖాధికారి కె.వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొత్తం విద్యాసంస్థలు, అందులోని విద్యార్థుల సంఖ్య వివరాలు, ఆయా సంస్థల్లో సైకాలజిస్టులను నియమించారా? అని అడిగారు. విద్యార్థులు, యువత అధికశాతం మంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిత్యం తమ కమిషన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వీటిని పాఠశాల స్థాయి నుండే రూపుమాపేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. అందులో భాగంగానే కళా జాతాలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ జిల్లా కార్యలయం వద్ద నుండి చేపట్టిన ర్యాలీని పద్మావతి ప్రారంభించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి.గీతంజలి, ఐసిడిఎస్ పీడీ కె.ఉమారాణి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతి వస్తువుపైనా ఎంఆర్‌పి ఉండాలి

ప్రజాశక్తి - పిడుగురాళ్ల : ఎంఆర్‌పి ధరలు లేకుండా విక్రయిస్తే సహించేది లేదని తూనికల కొలతల జిల్లా అసిస్టెంట్ కంట్రోల్ ఆఫీసర్ అల్లూరయ్య అన్నారు. పట్టణంలోని గణేశ్ మొబైల్ స్పేర్ పార్టుల షాపును ఆయన బుధవారం తనిఖీ చేశారు. ధరలు లేకుండా, కంపెనీ పేర్లు లేకుండా ఉన్న వాటిని గుర్తించామని, సుమారు రూ.50 వేల సరుకును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. షాపు యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో రూ.30 లక్షల వరకు అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. తనికీల్లో సత్తెనపల్లి తూనికల కొలతల అధికారి జాన్‌సైదా, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వాస్పత్రిలో 5 గంటలు ప్రసవ యాతన

- పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు తొలుత వైద్యం నిరాకరణ
- సిపిఎం, ఐద్వా నాయకుల చొరవతో కాన్పు

ప్రజాశక్తి - వినుకొండ



ప్రసవం అనంతరం గోవిందమ్మతో సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు

పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు ఆస్పత్రిలో పురుడు పోయడానికి సిపిఎం, ఐద్వా నాయకులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. పట్టణంలోని వెన్నుపూసవాగు కాలనీకి చెందిన తిరుమల గోవిందమ్మ బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు స్థానిక ప్రభుత్వాస్పత్రికి పురుటి నొప్పులతో వచ్చారు. వైద్యులు లేరని, కాన్పు కష్టమవుతుందని, నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సలహా ఇచ్చారు. అయితే తమకు ఆర్థిక స్తోమత లేదని, ఇక్కడే వైద్యం చేయాలని ఆమె కుటుంబీకులు కోరారు. ఎలాగోలా సుఖ ప్రసవం చేయాలని ఐదు గంటల పాటు ఆస్పత్రిలోనే నిరీక్షించారు. ఇది తెలిసిన సిపిఎం, ఐద్వా నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సిబ్బందితోపాటు వైద్యులు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. కాన్పు కోసం వచ్చిన మహిళకు ఐదు గంటల పాటు వైద్యసేవలు అందించకపోవడం ఏమిటని ప్రశ్నించడంతో వెంటనే గోవిందమ్మను కాన్పుల వార్డులోకి తీసుకెళ్లగా ఆమె 12:30 గంటలకు ప్రసవించింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు లేని కారణంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని, ఫీజుల భారాన్ని మోయలేని పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బొంకూరు వెంకటేశ్వర్లు, ఐద్వా జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ బి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, రైతు సంఘం నాయకులు సిహెచ్ సురేష్‌రాజా, ఆర్.ముని వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు ఎం.తిరుమల లక్ష్మి, వెంకటప్పయ్య, వెంకట కోటమ్మ పాల్గొన్నారు.

తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలి



ఎపిఎంకు వినతిపత్రం ఇస్తున్న యానిమేటర్లు, నాయకులు

ప్రజాశక్తి - దాచేపల్లి

ఏళ్ల తరబడి పనిచేస్తున్న యానిమేటర్లను ముందస్తు నోటీసులేమీ ఇవ్వకుండానే తొలగిస్తున్నారని, రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న ఈ చర్యలు దారుణమని సిఐటియు పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి టి.శ్రీనివాసరావు అన్నారు. తొలగించిన యానిమేటర్లను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మహిళ సమైక్య కార్యాలయం ఎదుట యానిమేటర్లు బుధవారం ధర్నా చేసి ఎంపిఎం మంత్రునాయక్‌కు వినతిపత్రం ఇచ్చారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ అతి తక్కువ వేతనాలతో పనిచేసే యానిమేటర్లపై వేధింపులు ఆపకుంటే ఉద్యమం తప్పదన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో లోకయ్య, అచ్చయ్య, తేజ, మేరీ, మరియమ్మ, అనంతలక్ష్మి పాల్గొన్నారు.

ఎంఇఒ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల వినతి

మండల కేంద్రమైన దాచేపల్లిలోని ఇందిరా కాలనీలో మధ్యాహ్న భోజన కార్మికురాలుగా పనిచేస్తున్న కృష్ణలక్ష్మిని అన్యాయంగా తొలగించారని ఎంఇఒ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ తప్పులేమీ చేయకున్నా తొలగించారని, కనీసం ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదని చెప్పారు.



పత్తి పొలాల్లో నిలిచిన నీరు

పెదకూరపాడులో 30 మిల్లీ మీటర్ల వర్షం

ప్రజాశక్తి - పెదకూరపాడు

పెదకూరపాడు మండలంలో మంగళవారం నుండి బుధవారం ఉదయం వరకు 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. రెండ్రోజులుగా వర్షాల నేపథ్యంలో పొలాల్లోని నీరు చేరింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పొలానికి సరిపడినంత వర్షం కురవడం ఇదే తొలిసారి. ఇంతటితో వర్షం ఆగితే పత్తి పైరుకు అనుకూలంగా ఉంటుందని రైతులంటున్నారు.



మాచర్ల మండలం కొత్తూరులో హస్త కళాకారులకు కిట్లు అందిస్తున్న ఎస్‌బిఐ మేనేజర్ రాకేష్ తదితరులు

మెరుగైన డిజైన్లు తయారు చేయాలి

ప్రజాశక్తి - విజయపురిసౌత్

టై అండ్ డై హస్తకళారులు మెరుగైన డిజైన్లు తయారు చేయాలని మాచర్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాకేష్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం మాచర్ల మండలం కొత్తూరులోని వీవర్స్ కాలనీలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ వృత్తిలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటే ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. పెట్టుబడి సహకారాన్ని తమ బ్యాంకు నుండి అందిస్తామని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేయాలని సూచించారు. అనంతరం 60 మంది హస్త కళాకారులకు ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ అందజేశారు. హస్త కళల అభివృద్ధి అధికారి రవీంద్ర గౌతమ్, హస్త కళా సేవా కేంద్రం విజయవాడ పీడీ సుధీర్ కుమార్, పున్నా కృష్ణమూర్తి పాల్గొన్నారు.

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజాశక్తి పెదకూరపాడు

మండలంలోని లగడపాడులో జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమేష్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. నేతన్నలకు ప్రభుత్వ పథకాలు నిష్పక్షపాతంగా అందేలా చూస్తామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు చిల్లపల్లి సత్యం మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో చేనేత వస్త్రాలు అంతర్భాగమని, స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. కార్యక్రమంలో పద్మశాలి నాయకులు ఎ.రవీంద్రనాథ్ ఠాగూర్, ఎస్.హనుమంతరావు, జె.రామారావు, జి.వంశీ, ఎం.చంద్రశేఖర్, వి.శివరామకృష్ణయ్య, ముంతాజ్ బేగం, వి.అప్పారావు పాల్గొన్నారు.



పెదకూరపాడు సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు, హాజరైన చేనేత కార్మికులు



బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ డిపోకు 13 కొత్త బస్సులు

ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

ప్రజాశక్తి - వినుకొండ

వినుకొండ ఆర్‌టిసి డిపో ఇప్పటివరకు 13 నూతన బస్సులను కేటాయించడం సంతోషకరమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. డిపో నుండి హైదరాబాదు, వైజాగ్‌కు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల వైసిపి పాలనలో ఒక్క కొత్త బస్సు కూడా వినుకొండకు రాలేదని, మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని విమర్శించారు. వినుకొండ డిఎంగా కోటేశ్వర నాయక్ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నరని, అన్ని రూట్‌లకు కొత్త సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త సర్వీసుల కోసం అవసరమైతే ఆర్టీసీ ఎమ్‌డీని కూడా సంప్రదిస్తానని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వం నిధులు సేకరించి ఆధునిక వసతులతో కొత్త డిపోను నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ సిఐ శోభన్‌బాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు పి.ఆయబ్ ఖాన్, నాయకులు పి.పూర్ణచంద్రరావు, పి.దాసయ్య, పివి.సురేష్‌బాబు, వి.పేరయ్య, కె.వీరాంజనేయులు, చికెన్ బాబు, పి.నరసింహారావు పాల్గొన్నారు.

ప్రజాశక్తి 5
గుంటూరు జిల్లా
గురువారం 8 ఆగస్టు 2024

ఇళ్లల్లోకి వర్షపు నీరు

ప్రజాశక్తి - తాడేపల్లి

మంగళవారం రాత్రి నుండి తాడేపల్లి ప్రాంతంలో వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వర్షపునీరు ముంచెత్తింది. పట్టణంలోని బోటు యార్డు, ఎమ్మెల రామయ్యకాలని ప్రాంతాల్లో ప్రధానంగా ఈ దుస్థితి నెలకొంది. మంచాలు, వంట సామగ్రి నీళ్లలో తేలియాడుతూ కనిపించాయి. మునికాళ్లపై నిలబడాల్సి వస్తోందని ముంపు బాధితులు వాపోతున్నారు. కాలు బయట పెడదామన్నా ఇళ్ల ముందు కూడా మోకాలిలోతు నీరు నిలిచి ఉంది. బాధితులు బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికైనా వీల్లేకపోయింది. వర్షాలొచ్చిన ప్రతిసారీ ఇదే ఇబ్బందులని స్థానికులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు సత్వరం స్పందించి వర్షపు నీటిని వెలుపలికి తోడించే ఏర్పాట్లు చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు కోరారు.



ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానది



తాడేపల్లి పట్టణంలోని బోటు యార్డులోని ఇళ్లల్లో చేరిన వర్షపు నీరు

ప్రజాశక్తి - కొల్లిపర

ఎగువ కృష్ణానది పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్త టంతో కొల్లిపర మండల కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ముంపు పొంచి ఉంది. లంక గ్రామాల రైతులు అప్ర మత్తమై తమ పశువులను, విలువైన సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు . కొల్లిపర మండల పరిధిలోని కృష్ణ పరివాహ ప్రాంతాలైన అన్నవరపు లంక, కొత్తూరు లంక, పాత బొమ్మువానిపాలెం పొట్టి దిబ్బ లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది.



మాట్లాడుతున్న ఎంవిఐ రాఘవరావు

ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించొద్దు

ప్రజాశక్తి - తెనాలి

ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవిఐ మాట్లాడుతూ ముఖ్యంగా పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రైవర్ ప్రక్కన సీటులో ఎవ్వరినీ కూర్చోనివ్వకూడదన్నారు. సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణీకులను, పాఠశాల విద్యార్థులను తరలించటం నేరమన్నారు. నిత్యం వాహనాల తనిఖీ ఉంటుందని, సరైన పత్రాలు లేక పోయినా, నిబంధనలు పాటించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.కార్యక్రమంలో ఎఎంవిఐ మధుసూధనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

9న క్విట్ కార్పొరేట్స్ నిరసనలను జయప్రదం చేయండి

ప్రజాశక్తి-గుంటూరు

క్విట్ ఇండియా డే సందర్భంగా ఆగస్టు 9న సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో, మండల కేంద్రాలలో నిర్వహించాలని రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, ఎఐకెఎస్ జిల్లా కార్యదర్శి శివాజీ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరంపాటు ఢిల్లీలో మహా ఉద్యమం నడిపారని, ఆ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. గిట్టుబాటు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు వంటి ముఖ్యమైన హామీలు అమలు చేయలేదన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారని, ఎరువులకు సబ్సిడీలు తగ్గించారని, పురుగుమందులు ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చని వ్యాపారులకు అనుకూలమైన విధానం రూపొందించారన్నారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి, ఉపాధి కూలీల పొట్ట కొట్టారని తీవ్రంగా విమర్శించారు. ఆహార భద్రత విషయంలోనూ నిధులు తగ్గించారన్నారు.కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చారని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదానీ, అంబానీల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కావున రైతులు, కార్మికుల హక్కుల కోసం జరిగే క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు



పాల డబ్బాలు వద్దు.. తల్లి పాలు ముద్దు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి

నేటి తరంలో తల్లులు పాల డబ్బాలకు ప్రాధాన్యత ఇవ్వకుండ తల్లి పాలకు విలువ ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రసూతి వార్డులో రోటరీక్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ ఆధ్వర్యంలో శిశువులకు దుస్తులు, పండ్లు అందచేశారు. డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తల్లి పిల్లలకు పాలునివ్వడం వల్ల మెరుగైన పౌరులుగా తీర్చిద్దిద్దబడుతారని చెప్పారు. తల్లి పాలు అమృతం వంటిదని ఆయన అన్నారు. తల్లి పాలు సంజీవని వంటివని, పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు అందించాలని ఆయన కోరారు. బిడ్డపుట్టిన గంటలోపుల తల్లి పాలు త్రాగించాలని, ఆపాలలో బిడ్డకు కావలసిన పోషకాలు ఉంటాయని, ఆ పాలు త్రాగిన పిల్లలలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. గుంటూరు ఆదర్శ అధ్యక్షురాలు పి రత్నప్రియ, కార్యదర్శి వి హిమబిందు, పూర్వ అధ్యక్షులు బి అశోక, బి రోహిణి, పి విజయవాణి, సి హెచ్ వాసవి, ఎన్ వాణి పాల్గొన్నారు.

బాల్య వివాహ రహిత రాష్ట్రమే లక్ష్యం

జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయకుమార్

ప్రజాశక్తి - తెనాలి

బాల్య వివాహాలు నిషేధమని, 2030 నాటికి బాల్యం వివాహ రహిత రాష్ట్రమే లక్ష్యమని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విహెచ్ విజయకుమార్ చెప్పారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ఆధ్వర్యంలో మంగళగిరి సిడిపిఒ సులోచన అధ్యక్షతన పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం డివిజన్లోని మండల స్థాయి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ ఉమన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహకారంతో నిర్వహిస్తున్న సదస్సు ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. బాల్య వివాహాల ద్వారా అనేక సమస్యలు ఎదురౌతాయన్నారు. వాటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు మండల స్థాయిలో బాల్యం వివాహాలు నియంత్రణ కమిటీ ఏర్పాటైందని, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, ఎంపిడివో, సిడిపివో అధికారులుగా ఉంటారని, వారి విది విధానాలను వివరించేందుకు సదస్సు నిర్వహించినట్లు చెప్పారు. తహశీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యత వంటి బలహీనతలు బాల్యవివాహాలకు కారణ మౌతున్నాయన్నారు. వాటి నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సి ఉందని, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కమిషనర్ బి.శేషన్న మాట్లాడుతూ బాల్యవివాహాల నియంత్రణ ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ తాడి బోయిన రాధిక, గుంటూరు లీగల్ ప్రొఫెషన్ ఆఫీసర్ బి.వాసంతి, స్టేట్ కోఆర్డినేటర్ కె. సమీర్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ కె హెలెన్ నిర్మల, ఎంపీడీవో శిల్ప, సిడిపివోలు డాక్టర్ ఎం.సునీత, ఎస్.వెంకట రమణ, సుజాత, ఎసిడిపిఒలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.



వినతులు స్వీకరిస్తున్న నారా లోకేశ్

ప్రజాదర్బార్‌కు వినతుల వెల్లువ

ప్రజాశక్తి - తాడేపల్లి

మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు బుధవారం వినతులు వెల్లువెత్తాయి. లోకేశ్‌ను నేరుగా కలిసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎక్కువ మంది భావిస్తుండడంతో బుధవారం వాననూ లెక్కచేయకుండా భారీగా వచ్చి తమ వినతులను మంత్రికి ఇచ్చారు. నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తమ ఇంటిని వైసిపి ప్రభుత్వం కూల్చివేసిందని, సిఆర్‌డిఎ రైతుకూలీ పింఛను ఇచ్చి ఆదుకోవాలని, భర్త చనిపోయి ఇబ్బందులు పడుతున్న తనకు పింఛను ఇప్పించాలని, పుట్టుకతో వికలాంగుణ్ణి అయిన తనకూ పింఛను మంజూరు చేయించాలని వందలాది అర్జీలు వచ్చాయి. అందరి వద్దా అర్జీలు తీసుకున్న లోకేశ్ వాటి పరిష్కారానికి హామీనిచ్చారు. ఉదయం 7 గంటల తర్వాత వచ్చిన అర్జిదార్లను అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.



మహాసభలో పాల్గొన్న కేసన శంకరరావు, తదితరులు

మండల్ సిఫార్సులను అమలు చేయాలి

ప్రజాశక్తి-గుంటూరు

పంజాబ్ రాష్ట్రం, అమృత్ సర్‌లోని గురునానక్‌దేవ్ యూనివర్సిటీలో జరుగుతున్న జాతీయ ఓబిసి 9వ మహాసభలో రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు, ఇతర నాయకులు పాల్గొని బిసిల సమస్యలపై చర్చించారు. ఓబిసిలకు విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం వాటా దక్కాలని కోరారు. మండల్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. సమావేశంలో ఎపి నుండి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కుమ్మర క్రాంతికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు తదితర బిసి నాయకులు పాల్గొన్నారు.

అవయవ దానంపై నిర్మల ఫార్మసీలో అవగాహన

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్

ఆగస్టు ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ అవయవ దాన పక్షోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు నిర్మల ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకము, అఖిలభారత శరీర- అవయవ దాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ గూడూరు సీతామాలక్ష్మి మాట్లాడుతూ అవయవదానం వల్ల మనిషికి పునర్జన్మ లభించినట్లు అవుతుంది అని, అవయవ దానం చేయడం వలన మరణించినా జీవించొచ్చని విద్యార్థులకు వివరిస్తూ వారి సందేహాలకు వివరణ ఇచ్చారు. అవయవ దానంపై అవగాహన కల్పించుటకు విద్యార్థులకు పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సజనాత్మకతను ప్రదర్శించారు. ఈ కాంపిటీషన్‌కు రిటైర్డ్ ఉపాధ్యాయులు జి. నరసింహారావు న్యాయ నిర్ణీతగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు. వీరిలో అందే భాగ్యశ్రీ ప్రథమ, ఎం భార్గవిప్రియ ద్వితీయ స్థానము పొందారని తెలియజేశారు. అవయవదానంపై అవగాహన కల్పించుట కొరకు ఏర్పాటు చేసిన ర్యాలీని ఏ ఎన్ యు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి దివ్య తేజ మూర్తి ప్రారంభించారు. కళాశాల నుండి ఆత్మకూరు జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి అవయవ దానంపై ప్రతిజ్ఞను చేపట్టారు. కార్యక్రమంలో నిర్మల ఫార్మసీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిస్టర్ జి నిర్మల జ్యోతి, గుంటూరు జిల్లా అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం నుండి డాక్టర్ రమణ యశస్వి, జిల్లా సెక్రెటరీ కొండవీటి నర్మద, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ రేఖా నరేష్ బాబు, ఆర్ నరసింహ నాయక్, కళాశాల విభాగాధిపతులు పాల్గొన్నారు.



50 వేల హెక్టార్లకు సరిపడా వరి విత్తనాలు సిద్ధం

- ప్రస్తుత సీజన్‌కు అనుకూలం, తెగుళ్ల కట్టడి
- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ మురళి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

పల్నాడు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 50 వేల హెక్టార్లకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి ఐ.మురళి ఒక ప్రకటనలో వెల్లడించారు. వరి పంట సాధారణ విస్తీర్ణం 42095 హెక్టార్లు ఉండగా నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో 50 వేల హెక్టార్లలో వరి పంట సాగవుతుందన్న అంచనా మేరకు తగిన విధంగా 31,000 క్వింటాళ్ల విత్తనం అవసరమని విత్తన ప్రణాళికను రూపొందించామన్నారు. వివిధ వరి రకాలను జిల్లాలో ఏపి. సీడ్స్ ద్వారా ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. రైతులు బావులు, బోర్లు, చెరువుల వంటి నీటి వనరులు కలిగిన రైతులు బిపిటి 5204 దీర్ఘకాలిక రకాన్ని సాగుచేస్తున్నట్లు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ లో 298.01 టిఎంసిల నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో నీరు విడుదల చేయడంవలన మధ్యస్థ మరియు స్వల్పకాలిక రకాలను సాగుచేసేందుకు జిల్లాలోని రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. ఎంటియు 1224, 1282, 1210, 1121, ఎన్.ఎల్.ఆర్ 3354, 3238, 34449, జేజిఎల్-384, 27356, కెఎన్ ఎం733, 1638 రకాలు పల్నాడు జిల్లా ప్రాంతానికి అనుకూలమైనవన్నారు. అంతే కాకుండా రైతులు ఎక్కువగా మొగ్గుచూపే ప్రయివేటు సన్నరకాలు అంకుర్ సోనా, అంకుర్- పద్మ, ఏ.పి-567, అన్నపూర్ణ, అజిత వంటి రకాలను రైతులకు అందుబాటులో వుంచడం జరిగినది. పైన తెలిపిన రకాలన్నీ నాణ్యత కలిగి, మార్కెట్ లో లాబదాయకమైన ధరలతో రైతుకు నికర ఆదాయాన్ని పెంచుతాయన్నారు.

ప్రైవేట్ డీలర్ల వద్ద పైన తెలిపిన అన్నీ రకాలు షుమారు 12000 క్వింటాళ్ళు అందుబాటులో ఉన్నాయన్నారు. అవసరమైన దానికంటే అధికంగా అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుత పరిస్థితులలో నీటి లభ్యత ఆధారంగా రైతులు జెజిఎల్-384 రకానికి మొగ్గు చూపుతున్నారని ఇతర రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఈ రకం కూడా గత ఏడాది 1615 క్వింటాళ్ళు అమ్మకం జరిగిందన్నారు. ఈ సీజన్లో గత ఏడాది కంటే ఎక్కువగా ఇప్పటివరకు 4306 క్వింటాళ్ళు జిల్లా లోని రైతులకు సరఫరా చేయడం జరిగినా ప్రస్తుతం ఆశించిన మేరకు లభ్యత లేని నేపథ్యంలో ఏ ఒక రకం మీద ఆధారపకాకుండా దిగుబడి, నాణ్యత, అమ్మకపు ధర, వినియోగదారుడి ప్రాధాన్యత కలిగిన మిగతా రకాలను ఎంచుకొని అధిక దిగుబడులను పొంది నికర ఆదాయాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయ అధికారులు అందరూ రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ప్రజాశక్తి-నకరికల్లు

నకరికల్లోని ఎన్.చిన్నయ్య అండ్ సన్స్ విత్తన దుకాణాన్ని వ్యవసాయ శాఖ అధికారి దేవదాసు బుధవారం తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా బిల్‌బుక్స్, స్టాక్ రిజిస్టర్‌లను, సోర్స్‌ఆఫ్‌సప్లై సర్టిఫికెట్‌ని విత్తన నిల్వలను పరిశీలించారు. విత్తన నిలువల నుండి రెండు విత్తన నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరపున లైసెన్సు పొందిన డీలర్ల వద్దే వరి విత్తనాలు కొనుగోలు చేయాలని, విక్రయ రసీదుపై కొనుగోలు దారుని సంతకం, అమ్మకందారుని సంతకం, విత్తన రకం, లాట్ నెంబర్ ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు జేజిఎల్-384 విత్తనాలే కాకుండా కెఎన్‌ఎం 1638, 733, 1282, ఎంటియు 1224, ఆర్ఎన్ఆర్ 15048, ఎపి 567 వరి రకాలను సాగు చేసుకోవచ్చని తెలిపారు.



విత్తన దుకాణాన్ని తనిఖీ చేస్తున్న దృశ్యం



జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

ప్రజాశక్తి - చిలకలూరిపేట

జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక రాగన్న పాలెంలోని మాస్టర్ మైండ్స్ హైస్కూల్‌లో హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్.స్వామి నాథన్ జయంతిని, నోబుల్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ జయంతి, వర్ధంతిని షేక్ లాలూదాదా సాహెబ్ సేవా సమితి సహకారంతో కొనియాడారు. ఇందులో భాగంగా ఆ మహానుభావుల జీవితచరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సభలో పాఠశాల డైరెక్టర్ మహమ్మద్ తమీమ్, దాదా సాహెబ్ సేవ సమితి అధ్యక్షులు షేక్ సిద్ధాంతి కరిముల్లా, ఆర్యవైశ్య కల్యాణ మండపం కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, జనవిజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు , పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

సత్తెనపల్లి రూరల్ సిఐగా శ్రీనివాసరావు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్



సత్తెనపల్లి రూరల్ సిఐగా పోలూరి శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సత్తెనపల్లి పట్టణ సిఐగా పనిచేస్తూ సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.


నేడు ఎస్ఎంసి కమిటీ ఎన్నికలు

ప్రజాశక్తి-ఈపూరు

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నేడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసి) ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయా పాఠశాలల నుండి ప్రతి తరగతి నుండి ఓసి, బిసి, ఎస్సి/ ఎస్టి రిజర్వేషన్ల ప్రాతిపదికన విద్యార్థుల తల్లిదండ్రులను ముగ్గురును ఎంపిక చేసి వారిలో కచ్చితంగా ఇద్దరు మహిళా సభ్యులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నుకోబడిన సభ్యులు చేతులెత్తే విధానంలో పాఠశాల చైర్మన్, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకుంటారన్నారు. పాఠశాల ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు అధికార పార్టీకి చెందిన వారికే దక్కేలా నాయకులు ప్రయత్నాలు మమ్మరం చేసినట్లు సమాచారం.

రైతాంగ సమస్యలపై సత్వరమే స్పందించండి

ప్రజాశక్తి - యడ్లపాడు



రైతుల సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ విజయశ్రీని టిడిపి నాయకులు డి.కోటేశ్వరరావు కోరారు. ఈ మేరకు మండలానికి నూతన తహశీల్దార్‌గా వచ్చిన ఆమెను కోటేశ్వరరావు బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.

రైతులకు కావాల్సిన విత్తనాలు ఇవ్వండి : మాజీ ఎంఎల్‌ఏ

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా



పల్నాడు జిల్లాలో రైతాంగం ధాన్యం విత్తనాల కోసం జోరు వర్షంలో మహిళా రైతులు సైతం విత్తనాల కోసం వరుసలో ఉండడంతో రాష్ట్రం మొత్తం నరసరావుపేట వైపు చూస్తుందని ఈ నేపథ్యంలో విత్తన రాజకీయాలు మానుకొని రైతులకు కావలసిన మేలైన విత్తన వంగడాలను రైతులకు అందుబాటులో ఉంచాలని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు రోడ్‌లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌కు ముందే వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్లతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతుల అవసరాలకు తగినట్టు విత్తనాలు ఎరువులు పురుగుమందులపై సమీక్షించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటువంటి సమావేశమే జరగకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు భరోసా నింపాల్సిన కూటమి పెద్దలు కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారని మాటిమాటికి వ్యవస్థలను జగన్మోహన్‌రెడ్డి నాశనం చేశాడని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగుపై రైతులకు అవగాహన కల్పించి ఆ దిశగా రైతుల ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తన వంగడాలను అందజేయాలని డిమాండ్ చేశారు.

వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరిద్దాం : ఎంఎల్‌ఏ చదలవాడ



ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

చేనేత అంటే వస్త్రం కాదని అది ఒక జీవన విధానమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.పల్నాడు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చేనేత కార్మికులు నేసిన బట్టలను పరిశీలించారు.చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేనేత వర్గాలకు, మగ్గం కార్మికులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించబోతున్నట్లు చెప్పడం శుభ పరిణామం అన్నారు.చేనేత రంగాన్ని నారా లోకేశ్ ప్రత్యేకంగా అభివద్ధి చేయనున్నట్లు ప్రకటించారన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ కె.వినాయకం, టిడిపి నాయకులు కపలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సమాచారహక్కు చట్టంపై అవగాహన

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్

సమాచార హక్కు చట్టం-2005పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణంలోని అగ్రిల్యాబ్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై రైతులకు, వ్యవసాయ సిబ్బందికి బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ఎస్.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచారాన్ని సమాచారం హక్కు చట్టం ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించారన్నారు. సమాచారం హక్కు చట్టం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల శాఖలలోని సమాచారం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంత రుసుం చెల్లించాలి, ఎన్ని రోజులలో సమాచారం పొందవచ్చు తదితర వివరాలు తెలియజేశారు. అధికార యంత్రాంగం అదుపులో ఉన్న సమాచారాన్ని పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ సమాచార హక్కు చట్టం రూప కల్పన చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలోవ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



యువతలో నైపుణ్యతకు శిక్షణ అవసరం

జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా

యువతలో నైపుణ్యాల పెంపుదలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా జిల్లాలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి కెసంజీవరావు ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతుందన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్కిల్‌సెన్సు మీద ఐదవ సంతకం చేసి యువతకు ఇస్తున్న ప్రాధాన్యత చాటారన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా పరిశ్రమశాఖ అధికారిని ఆదేశించారు. తద్వారా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. యువతకు డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చేందుకు జాబ్ మేళా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

యూనిఫామ్, పుస్తకాలు వితరణ

ప్రజాశక్తి - పెదకూరపాడు

ప్రస్తుత విద్యా సంవత్సరం కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు అందించినట్లు వేద ఒకేషనల్ పారా మెడికల్ కళాశాల కరస్పాండెంట్ చింతాడ ప్రభావతి తెలిపారు. బుధవారం పెదకూరపాడు కళాశాలలో ఈ విద్యా సంవత్సరం వృత్తి విద్యా కోర్సులలో చేరిన 80 మందికి పైగా విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ రాత పుస్తకాలు, మెటీరియల్‌లను ఉచితంగా అందచేశామన్నారు. వేద ప్రకాష్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సౌజన్యంతో అందచేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అనూష, విజయలక్ష్మి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

వాటర్‌ప్లాంట్‌లలో నాణ్యత ప్రమాణాలకు పాతర

ఆటోల ద్వారా వాటర్ టిన్‌లు విక్రయం

ప్రజాశక్తి - పొన్నూరు

పట్టణంలోని వాటర్ ప్లాంట్‌ల నిర్వాహకులు, నాణ్యత ప్రమాణాలు, అనుమతులు లేకుండా మినరల్ వాటర్ విక్రయాలు జరుపుతున్నారు. ఫుడ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు వాటర్ ప్లాంట్ల పై నిర్వహించకపోవటంతో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి విక్రయాలు చేస్తున్నారు. వాటర్ ప్లాంట్ల ద్వారా విక్రయాలు జరపటానికి బిఐఎస్ అనుమతి, భూగర్భ జల శాఖ ఆమోదం, చుటుపక్కల వ్యక్తులు అనుమతి పొందాలి. జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గ్రౌండ్ వాటర్ తాగటానికి యోగ్యంగా ఉందో లేదో అని దానిపై ప్రయోగశాలలో నీటి పరీక్షలు చేయాల్సి ఉంది. విధిగా మున్సిపాలిటీ ద్వారా ఎన్వోసీ పొందాల్సి ఉంది. పట్టణంలోని ఎక్కువ శాతం వాటర్ ప్లాంట్‌లు ఉదహరించిన ఎలాంటి అనుమతి, ఆమోదం పొందకుండా విచ్చలవిడిగా నీళ్ల వ్యాపారం సాగిస్తున్నాయి. పరిశుభ్రమైన నీళ్ల డబ్బాలు వాడకపోవడం, ట్యాంకులు కడగకుండా కలుషితమైన నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపించటం వల్ల వాటర్ క్యాన్లను ప్లాంట్ నిర్వాహకులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పట్టణంలో దాదాపు 22 వాటర్ ప్లాంట్‌లు ఉండగా, ఎనిమిది వాటర్ ప్లాంట్లకు మాత్రమే ప్రభుత్వ పరంగా అనుమతులు ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. మండలంలో సుమారు 45 పైగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఈ వాటర్ ప్లాంట్లను పిహెచ్ (ప్రొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) ఏడు శాతం ఉండాల్సి ఉండగా, ఇందుకు భిన్నంగా అధిక శాతంలో మెయింటెన్స్ చేస్తున్నారు. సిఫారసులు లేని అశాస్త్రీయమైన రసాయ నాలు నీటిలో వాడటం వల్ల మినరల్ వాటర్ తాగుతున్న వారికి కీళ్ల వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లలో కూడా నిర్వహణ ఇందుకు భిన్నంగా లేదు. స్థానిక రైల్వే స్టేషన్, బస్టాండ్ సెంటర్లలో షాపుల్లో విక్రయిస్తున్న వాటర్ ప్యాకెట్లపై బిఐఎస్ ముద్రలు లేకుండా నాణ్యతలేని తాగునీటిని విక్రయిస్తున్నారని వినియోగ దారులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనుమతులు లేని వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి, నాణ్యతతో నిర్వహించే విధంగా వాటర్ ప్లాంట్‌ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఆటోల ద్వారా విక్రయిస్తున్న వాటర్ డబ్బాలు

చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలు హేయమైనవి

ప్రజాశక్తి-గుంటూరు

మాజీ ఎపిఎన్‌జిఒ అధ్యక్షులు ఎన్.చంద్ర శేఖర్‌రెడ్డి గత ఐదేళ్లలో ప్రభుత్వానికి వత్తాసు పలుకూతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుత ప్రభుతాన్ని, ఉద్యోగ నాయకుల్ని విమర్శించటం హేయమైన చర్య అని ఎపిఎన్‌జిఒ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఘంటసాల శ్రీనివాసరావు, శెట్టిపల్లి సతీష్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఎన్‌జిఒ హోంలో విలేకరుల సమా వేశంలో చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. గత 77 సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే అని చెప్పారు. పిఆర్‌సి విషయంలో, ఫిట్‌మెంట్ తగ్గించటం, హెచ్‌ఆర్‌ఎ, పెన్షనర్లకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, ఇలా ప్రతి విషయంలో ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎలను పిఆర్‌సి సమయంలో పెంచి మీకు జీతాలు పెంచాం అంటూ మోసం చేశారన్నారు. ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్ డబ్బులు విద్య, వైద్య ఖర్చులకు ఉపయోగించుకోలేని పరిస్థితి అన్నారు. ఒకటో తేదీన జీతాలు తీసుకోలేకపోయామని, పెన్షనర్లకు కూడా 15వ తేదీ వరకూ పెన్షన్లు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో సమస్యలను గాలికి వదిలేసి, ప్రభుత్వానికి వత్తాసు పలుకూతు ఉద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారన్నారు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో చేరి, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్యోగ నాయకుల్ని విమర్శించటం సరికాదని, పున:పరిశీలన చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి ఏ.శ్యాంసుందర్, నగర కార్యదర్శి సిహెచ్ కళ్యాణ్‌కుమార్, విజయ్ బాబు, ఎం.శ్రీనివాసరావు, సిహెచ్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న ఎపిఎన్‌జిఒ నాయకులు

దళారీ వ్యవస్థకు తావులేదు

సచివాలయాలను పరిశీలించిన తహశీల్దార్ గోపాలకృష్ణ

సత్వరమే ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు

ప్రజాశక్తి - తెనాలి



సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని తహశీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు. తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తనదైన శైలిలో సమస్యలపై స్పందిస్తున్నారు. ఇప్పటికే కొలకలూరు, నందివెలుగు సచివాలయాలను పరిశీలించిన ఆయన రూరల్ గ్రామాలు పెదరావూరు, జగ్గడిగుంటపాలెం సచివాల యాలను బుధవారం పరిశీలించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి స్వీకరిస్తున్న అర్జీలు, వాటికి సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. సర్వీసులకు సంబంధించి ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో పెండింగ్ ఏమిటన్నది ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలన్నారు. ఎలాంటి జాప్యానికి ఆస్కారం ఉండకూడదని సూచించారు. ప్రతి గ్రామంలో సచివాలయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ధరఖాస్తులు ఏవైనా పెండింగ్ ఉంటే వాటి సామర్థ్యాన్ని బట్టి నేరుగా గ్రామాలకే వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తాను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, రెవెన్యూ శాఖ పరిధిలో ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తేవచ్చునన్నారు. దళారీ వ్యవస్థకు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్ఐ వి జాన్, వీఆర్వోలు ఉన్నారు.

అనారోగ్య బాధితులకు సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్

అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనిధికి పెదవడ్లపూడి, ఆత్మకూరు గ్రామాలకు చెందిన వారు ధరఖాస్తు చేసుకోగా రూ. 1,45,567 మంజూరు అయ్యాయి. ఆ చెక్కులను బుధవారం మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెదవడ్లపూడి గ్రామానికి చెందిన డికొల్లు ఆనంద్ కుమార్‌కు రూ. 94,258, ఆత్మకూరు గ్రామానికి చెందిన మొసలి మహాలక్ష్మికి రూ.51,309 అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తోట పార్థసారథి మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుంటారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్మ సుకుమార్, జవ్వాది కిరణ్ చందు, యేళ్ళ శివరామయ్య, తాటి వెంకటరావు, మాదల రమేష్, తాతా కోటయ్య, చిట్టి బొమ్మ వెంకటేశ్వరరావు, మోతుకూరి రవి కుమార్, శానం మాణిక్యాలరావు, వాసం శెట్టిసునీత, కటారి సాంబయ్య, జాలాది సందీప్ పాల్గొన్నారు.




మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

విజయవాడ ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు చక్రధారి ప్రభుజీ

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఒక లక్ష్యాన్ని ఎర్పరుచుకుని దాన్ని సాధించే దిశగా పయనించాలని విజయవాడ ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు, ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థి హెచ్ జీ. చక్రధారి ప్రభుజీ విద్యార్థులకు సూచించారు. బుధవారం కెఎల్ యూనివర్శిటీ ఎన్ఎస్ఎస్ మరియు కెఎల్ రేడియో విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్తు పదార్థాల వ్యతిరేక సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మీ అలవాట్లపైనే మీ జీవితం, కుటుంబం ఆధారపడి వుంటుందని, తెలివైన వారు కూడా తప్పుడు మార్గాలలో పయనించి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, మంచి అలవాట్లు, మంచి నడవడిక అలవరచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ కెఆర్ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని, ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానమని, మీకు తెలిసిన వారు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉన్నారని తెలిస్తే కౌన్సిలింగ్ కేంద్రాల ద్వారా వారిని మంచి జీవితంలోకి తీసుకురావచ్చునని తెలిపారు. అనంతరం విజయవాడ ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు హెచ్ జి. చక్రధారి ప్రభుజీని మెమొంటో, శాలువాతో సత్కరించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్ర మంలో వర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్ధ సారధి వర్మ, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, విద్యార్థి సంక్షేమ విభాగ డీన్ డాక్టర్ కె ఆర్ఎస్.ప్రసాద్, అసోసియేట్ డీన్ డాక్టర్ పి.శ్రీధర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పి.శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



చక్రధారి ప్రభుజీని సత్కరిస్తున్న డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్ తదితరులు


సమావేశంలో మాట్లాడుతున్న తెనాలి సిడిపిఓ డాక్టర్ సునీత

ముర్రుపాలు బిడ్డలకు శ్రేష్టం

తెనాలి డివిజన్ స్థాయిలో తల్లిపాల వారోత్సవాలు

ప్రజాశక్తి-తెనాలిరూరల్

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాల్లో తెనాలి డివిజన్ స్థాయి తల్లిపాల వారోత్సవాలు తెనాలి సిడిపిఓ డాక్టర్ ఎం సునీత అధ్యక్షతన నిర్వహించారు. తల్లిపాలను ప్రోత్సహించటంపై డివిజన్ స్థాయి అంగన్వాడీ సూపర్వైజర్లకు అవగాహన కల్పించారు. నవజాత శిశువులకు గంటలోపు ముర్రుపాలను తాగించడవలన ఆ పాలు బిడ్డకు మొదటి టీకాలా పని చేస్తుందన్నారు. అంతేకాకుండా ముర్రుపాలు ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయన్నారు. పుట్టిన బిడ్డలకు ఆరు నెలలు తరువాత అదనపు ఆహారం ఇస్తూ తల్లిపాలను తగ్గించాలని గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు సిడిపిఓ లు ఎ సులోచన, ఎస్ వెంకటరమణ, సుజాత, ఎసిడిపిఓ లు సరిత, విజయకుమారి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సిహెచ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


నాగరాజును అభినందిస్తున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

ఎంఆర్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా కిన్నెర నాగరాజు

ప్రజాశక్తి-తెనాలి రూరల్ :మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన కిన్నెర నాగరాజు మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ సమక్షంలో రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ నాగరాజు పేరును ప్రతిపాదించగా కిన్నెర నాగరాజును అందరి సమ్మతితో స్వయంగా బ్రహ్మయ్య మాదిగ ప్రకటించడం జరిగింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అయిన నాగరజాను రాష్ట్ర నాయకులు కరెవరపు కోటేశ్వర రావు మాదిగ, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు చిలువూరు నాగరాజు మాదిగ, జిల్లా నాయకులు కొమరాల శ్రీనివాసరావు మాదిగ తదితరులు అభినందనలు తెలియజేసారు.



బీసీ ఉద్యోగ సంఘం నూతన కార్యవర్గం

ప్రజాశక్తి - ఎఎన్‌యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయంలో బీసీ ఉద్యోగుల సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అధ్యక్ష, కార్యద ర్శులుగా సిహెచ్. సాంబశివరావు, ఐ. సాయి రాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షు లుగా డి. వీరాం జనేయులు, సూర్య కుమారి, కోశాధికారిగా విద్యాసాగర్, జాయింట్ సెక్రటరీగా ఎన్ శ్రీనివాస్, ఎస్కే దరియా, కార్యవర్గ సభ్యులుగా బీవి ఉమామహేశ్వరరావు, కే. భాను ప్రసాద్, సిహెచ్. పద్మావతి, ఎం. కోటయ్య, సిహెచ్. కోటేశ్వరరావు, మల్లేశ్వరరావులను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ త్రిమూర్తి రావు నూతన కమిటీని ఉద్దేశించి మాట్లాడారు. బీసీ ఉద్యోగులంతా ఐక్యంగా తమ హక్కులను సాధించుకునే దిశగా కృషి చేయాలని, బిసి ఉద్యోగుల సమస్యలపై, వారి సంక్షేమం కొరకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యూని వర్సిటీలోని ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపో తుందని బిసి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కృషి చేస్తానని తెలియ జేశారు. కార్యక్రమంలో డి రామాంజనేయులు, సూర్య కామేశ్వరి, విద్యాసాగర్ శ్రీనివాస్, ఎస్కే దరియా , పూలే కేంద్రం ప్రోగ్రామర్ బి.కోటి యాదవ్, వాసుదేవ్ పాల్గొన్నారు.

17న గుంటూరు కౌన్సిల్ భేటి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి

గుంటూరు కౌన్సిల్ సమావేశం నిర్వహణపై ప్రతిష్టంభన తొలగిపోయింది. ఈనెల 17న కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సమావేశం ఏజెండా రూపకల్పనకు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఈనెల 9వ తేదీలోగా ప్రశ్నలు, 12వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జులై 20న కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు గత నెల 8న నగరపాలక సంస్థ అధికారులకు లేఖ రాసినా అప్పటి కమిషనర్ చేకూరి కీర్తి స్పందించలేదు. సమావేశం నిర్వహణకు టిడిపి ప్రజా ప్రతినిధులు ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ఇన్‌ఛార్జి కమిషనర్ సూర్యదేవర హరికృష్ణ ఎట్టకేలకు సమావేశం ఏర్పాటుకు అంగీకరించారు. దీంతో కౌన్సిల్ భేటిపై ప్రతిష్టంభన తొలగిపోయింది. మార్చి 11న కౌన్సిల్ సమావేశం జరగ్గా దాదాపు ఐదు నెలల తరువాత తిరిగి ఈనెల 17న సమావేశం జరగనుంది.

రేపు ఇంటర్ అభ్యర్థులకు జాబ్‌మేళా

ప్రజాశక్తి-గుంటూరు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించటానికి ఈనెల 9వ తేదీన ఇంటర్ బోర్డు, హెచ్‌సిఎల్ టెక్‌బి సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉన్న ఐటిఐ కాలేజిలో ఉదయం 9.30 గంటలకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా వృత్తి విద్య అధికారి జె.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో 75 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఇంటర్‌లో గణితం మినహా అన్ని గ్రూపుల విద్యార్థులు అర్హులు అన్నారు. జాబ్‌మేళాలో పాల్గొనే వారు ముందుకు http://bit.ly/tec bee Go.ap లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎంపిక ప్రక్రియలో మొదట కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఎంపికైన వారికి టెక్‌బీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంవత్సరం పాటు ఉంటుందని, ఇందులో మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ మధురైలో, మిగిలిన 9 నెలలు ఇంటర్న్‌షిప్ కోసం చెన్నై హెచ్‌సిఎల్ క్యాంపస్‌కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇంటర్న్‌షిప్ సమయంలో రూ.10వేలు స్టైఫండ్ ఇస్తారన్నారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి రూ.1.70లక్షల వేతనంతో ఉద్యోగం ఇస్తారన్నారు. కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.



జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కళాశాల చైర్మన్ సుబ్బారావు

కిట్స్ అక్షర్‌లో బి.టెక్ విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రామ్

ప్రజాశక్తి-గుంటూరు

యనమదలలోని కిట్స్ అక్షర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2024వ సంవత్సరం ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం ఓరియంటేషన్ కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ కోయి సుబ్బారావు, సెక్రెటరీ కోయి శేఖర్, డైరెక్టర్ గోగినేని సాంబశివరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కె.రామకోటయ్య పాల్గొని ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ కౌన్సిలింగ్‌లో తమ కళాశాలను ఎంచుకున్నందుకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీ సిలబస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు, ఇండిస్ట్రీ ట్రైనింగ్‌లో పాల్గొని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని అన్నారు. గత సంవత్సరం కూడా తమ కళాశాల విద్యార్థుకు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు లభించాయని, 2024లో నాక్ ఎ గ్రేడ్‌తో గుర్తింపు పొందిందని, ఈ విద్యా సంవత్సరంలో ఆటానమస్ గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యలో ఉన్న అవకాశాలను వివరించారు. కళాశాలలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. విద్యతోపాటు, క్రీడలలోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

నేడు టిజెపిఎస్‌లో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

ప్రజాశక్తి-గుంటూరు

స్థానిక టిజెపిఎస్ కాలేజిలో గురువారం క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టిబి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి కళాశాల నుండి దవీకరణ పత్రంతో ఒక టీం (ఇద్దరు) ఇందులో పాల్గొనవచ్చు. క్విజ్ విజేతలకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు నగదు పురస్కారంతో పాటుగా ప్రశంసా పత్రాలు ఇవ్వబడతాయన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అలాగే ఈనెల 10వ తేదీన ఉదయం 6.30 గంటలకు అమరావతి రోడ్డులోని చిల్లీస్ నుండి ఆర్‌టిఒ ఆఫీసు వరకూ 17-25 సంవత్సరాలు కలిగిన విద్యార్థులకు మారథాన్ నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు వరుసగా రూ.7వేలు, రూ.4వేలు నగదు బహుమతి, ప్రశంసాపత్రం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని మన జిల్లా విద్యార్థులు వినియోగించుకోవాలని తెలియచేశారు. ఇతర వివరాలకు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ పిఒ డాక్టర్ జె.వి.సుధీర్‌కుమార్ (9849854221), ఫిజికల్ డైరెక్టర్ ఆర్.శివాజీ (9849703144)ని సంప్రదించాలన్నారు.

సిఎం ఆదేశాలతో ఆఘమేఘాలపై ట్యాప్ కనెక్షన్

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి

సాధారణంగా కుళాయి కనెక్షన్లకు దరఖాస్తు చేసిన నెలల తరబడి స్పందించని కార్పొరేషన్ అధికారులు సిఎం ఆదేశాలతో ఆఘమేఘాలపై 24 గంటల్లో నగరంలోని ఎన్‌సిసి అపార్టుమెంట్ వాసులకు ట్యాప్ కనెక్షను ఇచ్చారు. స్థానిక పట్టాభిపురం సమీపంలోని ఎన్‌సిసి అపార్టుమెంట్స్ వారికి ఒక కనెక్షను ఉన్నా తగినంత నీరు రాక నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాలంగా కార్పొరేషన్ అధికారులను సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ అపార్టుమెంట్ కార్యదర్శి ఇటీవల సిఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను వివరించారు. వెంటనే ఆయన ట్యాప్ కనెక్షను ఇవ్వాలని ఆదేశించారు. సిఎం ఆదేశాలతో కదిలిన ఇంజినీరింగ్ విభాగం అధికారులు 24 గంటల్లో కనెక్షన్లు ఇచ్చారు. మెయిన్ లైను నుంచి భారీగా నీటి సదుపాయం వచ్చేలా కనెక్షను ఏర్పాటు చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు ఈఈ సుందరరామిరెడ్డి దగ్గర ఉండి ట్యాప్ కనెక్షన్లు పనులను పర్యవేక్షించారు.



పైపు లైను మరమ్మతు పనులు చేస్తున్న సిబ్బంది

హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు : జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ

ప్రజాశక్తి-గుంటూరు

చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కళాకారులకు అధిక ఆదాయం అందించి వారి జీవన ప్రమాణాల పెంపుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా రాయితీతో ఆర్ధిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెలిపారు. బుధ వారం కలెక్టరేట్‌లో 10వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా స్మాల్ క్లస్టర్ల డెవలప్ మెంట్ ప్రొగ్రాంలో అన్ని రకాల వసతులతో హ్యాడ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయటం జరుగు తుందన్నారు. చేనేత వస్త్రాల తయారీకి ముడి సరుకు కొనుగోలుకు ముద్రా, పీఎంజెజెబీవై, పీఎంఎబీవై, ఎజీబీబీవై ద్వారా బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించటం జరుగుతు ందన్నారు. మంగళగిరిలో ఇప్పటికే హ్యాడ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయటం జరిగిందని, వీటితో పాటు ఫిరంగిపురం, తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లోను క్లస్టర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేనేతకు సంబం ధించి టెక్స్టైల్ ఇంజనీరింగ్ కొర్సు 100 సీట్లతో నల్లపాడులోని పాలిటెక్నిక్ కళాశాలలో అందు బాటులో ఉందన్నారు. చేనేత కళాకారులకు అనుబంధ విభాగాలలో నైపు ణ్యాల పెంపుదలకు డిజైనింగ్, వీవింగ్, డైయింగ్, ప్రింటింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ టెక్స్టైల్ డిజైనింగ్ కోర్సులలోను వీవర్స్ సర్వీస్ సెంటరు ద్వారా శిక్షణ అందిస్తున్నారన్నారు. వీవర్స్ సర్వీస్ సెంటరు ఉప సంచాలకులు అనిల్ సాహు మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించటానికి సొసైటీలకు, వ్యక్తిగతంగా బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తుందన్నారు. ముద్రా రుణాలు చేనేత వస్త్రాల ముడి సరుకుకు 20 శాతం మార్జిన్ మనీ చెల్లిస్తే వ్యక్తిగతంగా రూ.25వేలు, సొసైటీలకు రూ.2 లక్షల వరకు అందిస్తారన్నారు. హెచ్ఎస్ఎస్ పథకం



జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ తదితరులు

ద్వారా పదిశాతం మార్జిన్ మనీ చెల్లిస్తే 90 శాతం ముడిసరుకుకు రుణం అందించటం జరుగు తుందన్నారు. చేనేత కుటుంబాల సంక్షేమం కోసం టెక్స్ టైల్ ఇంజినీరింగ్ చదివే పిల్లలకు రూ.2 లక్షలు స్కాలర్ షిప్ అందించటం జరుగుతుందన్నారు. జిల్లా చేనత, జౌళి శాఖ సహాయ సంచాలకులు వనజ మాట్లాడుతూ జిల్లాలో రూ.1.7 కోట్లు చేనేత కళాకారులకు ముద్రా పథకం ద్వారా రుణాలు అందించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంను సభలో ప్రదర్శించారు . ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులు, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

డిగ్రీ పరీక్షా కేంద్రాల పరిశీలన

ప్రజాశక్తి - ఎఎన్‌యు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి డిగ్రీ పరీక్షల ఇంచార్జి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్వి కృష్ణారావు ఆయా కళాశాలలను నిరంతరం పరిశీలిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని కళాశాలలను వెళ్లి ఆ కళాశాలల పరీక్షల తీరును పరిశీలిస్తున్నారు. బుధవారం పలకలూరు లోని ఓ డిగ్రీ కళాశాలకు వెళ్లి పరీక్షలను పరిశీలించారు. అక్కడ నిబంధనల ప్రకారం ఒక రూమ్‌కి కేటాయించిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంతో నిర్వాహకులకు నిబంధన ప్రకారం నిర్వహించాలని, విద్యార్థుల సంఖ్యను పరీక్ష గదికి తగ్గట్టుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా పరీక్షలు సజావుగా సాగేలా యూనివర్సిటీకి సహకరించాలని సూచించారు.

కళ్ళం కాలేజీలో బీటెక్ తరగతులు ప్రారంభం

ప్రజాశక్తి-గుంటూరు

కళ్లం ఇంజినీరింగ్ కాలేజిలో బుధవారం బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన కళాశాల చైర్మన్ కళ్లం మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ కళ్లం హరనాథరెడ్డి స్థాపించిన కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్య, ఉపాధి కల్పన ధ్యేయంగా తమ కళాశాల పని చేస్తుందని చెప్పారు. ఈవిద్యా సంవత్సరం 1200 మందికిపైగా ఇంజినీరింగ్ డిగ్రీలో ప్రవేశాలు పొందారని, గుంటూరు జిల్లాలో అత్యున్నత సాంకేతిక విద్య అందిస్తున్న ఏకైక స్వయం ప్రతిపత్తి హెూదా కలిగిన కళాశాల అనిను జరుపుకున్నారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ యం.ఉమాశంకర రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యస్.బి.రెడ్డి తెలిపారు. సదస్సులో వైస్‌చైర్మన్ పి.వెంకటేశ్వరరెడ్డి, ఏఒ కళ్ళం నవ్య, కళాశాల ఉపాధి కల్పన అధికారి డాక్టర్ పి.ఎల్.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.



కళ్లం హరనాధరెడ్డి చిత్రపటానికి పూలమాల వేస్తున్న మోహన్‌రెడ్డి తదితరులు

హిందూ ఫార్మసీలో అవగాహనా సదస్సు

ప్రజాశక్తి-గుంటూరు

స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో బుధవారం హన్మకొండకు చెందిన క్రిస్టల్ ఓవర్సీస్ కన్సల్ట్ సహకారంతో ఔషధ రంగంలో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంస్థ సిఇఒ డాక్టర్ ఎ.మహేష్ మాట్లాడుతూ బి.ఫార్మసీ, ఫార్మాడి విద్యార్థులకు అమెరికా, యుకె, ఐర్లాండ్ దేశాలలో ఉన్నత విద్య అభ్యసించటానికి అందుబాటులో ఉన్న కోర్సులు, అడ్మిషన్‌కు కావాల్సిన అర్హతలు, వివిధ యూనివర్సిటీలు అందిస్తున్న స్కాలర్‌షిప్‌ల గురించి వివరించారు. హైదరాబాద్‌కు చెందిన క్లిన్ ఫార్మ్‌డ్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.మహేష్ మాట్లాడుతూ బి.ఫార్మసీ, ఫార్మా డి తర్వాత మన దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావశాలను వివరించారు. అనంతరం ఆయా సంస్థలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్.మధుసూదనరావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి.నాగభూషణం, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.సీతారామయ్య, డాక్టర్ ఎ.ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మహేష్

